Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 80

(Mar. 26, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 80

(Mar. 26, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 26-3-47 బుధవారం [సంచిక 80

8 వేలకు పైగా పనివారి సమ్మె

బొంబాయి ఎలక్ట్రిక్ సప్లయి కంపెనీలో

బొంబాయి, మార్చి 24

నిన్నటి పదిరేయివేళనుండి బొంబాయి ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాంవేకంపెనీలో (బెస్టు అండ్ కో) 8,333 మంది కార్మికుల సమ్మె ప్రారంభించారు. ట్రాములన్నీ నిలిచి పోయినాయి. పట్టణంలో రహదారి అంతా స్తంభించి పోయింది.

జబ్బల్పూర్లో ఉపాధ్యాయులు సమ్మె విరమించారు

జబ్బల్పూర్, మార్చి 24

సి. పి. లోని ప్రాథమికోపాధ్యాయులు [illegible] సమ్మె విరమించారు.

శిక్షితులయినవారందరినీ విడుదల చేయటానికి, వారిపై వేసిన జరిమానాలు రద్దుచేయడానికి, [illegible] కుండటానికి సి. పి. ప్రభుత్వం అంగీకరించింది. [illegible] యుల నెవ్వరినీ శిక్షించబడదని స్థానిక [illegible] లిచ్చింది. ఫలితంగా ఉపాధ్యాయులు సమ్మె విరమించారు.

చిలకలూరిపేట పొగాకుకార్మికులపై పోలీస్ కాల్పులు

రౌడీల రాక్షస కృత్యాలు

ఇద్దరికి ప్రమాద పరిస్థితి
12 గురికి తీవ్రమైన గాయాలు

(మా విలేఖరి)

గుంటూరు, మార్చి 25

చిలకలూరిపేట పొగాకుకార్మికులు శాంతంగా పికెటింగు చేస్తుండగా నిన్న సబ్‌ఇన్‌స్పెక్టర్ రివాల్వారుతో కాల్పులు సాగించాడు. ఒక 60 ఏళ్ళ వృద్ధకార్మికునికి కంటిలో గుండు దూరిపోయింది. ఒక 19 ఏళ్ళ యువకునికి తొడలో గుండు దూరింది.

చిలకలూరిపేటలో నేషనల్ టుబాకో కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తూయున్నారు. ఇతర కంపెనీలకంటే ఈ కంపెనీలో 0-1-0 తక్కువగా కూలి యిస్తున్నారు. అందువలన లోగడ 14 వ తారీఖున కూలిలంతా ఇతర కంపెనీలవలెనే తమకు కూడా కూలి ఇవ్వాలని సమ్మెచేశారు. రెండు రోజుల సమ్మె అనంతరం యజమాని లొంగి వచ్చారు. 16 తారీఖున సమ్మెముగిసి కార్మికులంతా పనులలోకి వెళ్ళారు. కాని యజమానులు మాత్రం తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. పైపెచ్చు మునుపటివలెనే కుంటి సాకుతో 70 మంది కార్మికులను పనినుండి తొలగించారు. ఇది అన్యాయమని 70 మందిని పనిలో పెట్టుకొని సక్రమమైన కూలి ఇవ్వాలని కార్మికులంతా ఐక్యంగా విధిగ అడిగారు. యజమానులు దుర్భాషలాడి కార్మికుల కోర్కెలు నిరాకరించారు.

రౌడీల దౌర్జన్యం

ఇక గత్యంతరంలేక 20-3-47 తారీఖున 1200 మంది కార్మికులు తమ న్యాయమయిన కోర్కెలకోసం సమ్మె ప్రారంభించారు. యజమానులు నయాన, భయాన కార్మికులను లొంగతీయాలని విశ్వప్రయత్నంచేసి విఫలులయ్యారు. సమ్మె విజయవంతంగా సాగుతుంది. ఈలోగా పోలీసులతో యజమానులు మంతనాలాడారు. కాంగ్రెసువాదిననిచెప్పుకొనేవాడును రౌడీముఠాకు నాయకుడుఅయిన పమిడి శ్రీరాములను పిలిపించి గూడుపుఠాణి చేశారు. తత్ఫలితంగా 24-3-47 తేదీ ఉదయం 8-30 గంటలకు పమిడి శ్రీరాములు నాయకత్వంక్రింద కొంతమంది రౌడీలు దొంగకూలీలను వెంటబెట్టుకొని కంపెనీలో ప్రవేశించడానికి తయారయ్యారు. ఇది విని కార్మికులు కంపెనీ వద్దకు వచ్చి శాంతియుతంగా పికెటింగు ప్రారంభించారు. త్రాగిన మత్తులోవున్న రౌడీలు పడుకొనివున్న కార్మిక స్త్రీలను తొక్కుకుంటూ లోపల ప్రవేశించారు.

మరికొంతమంది రౌడీలు కర్రలతో పికెటింగు చేస్తున్నవారిని తీవ్రంగా కొట్టారు. కార్మికులు రెచ్చిపోకుండా మరింత పట్టుదలతో పికెటింగు ప్రారంభించారు. తమ కుట్ర విఫలమైనందున పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టరు రౌడీలను ఉసికొల్పారు. అదివరకే కూడబెట్టుకొనియున్న రాళ్ళను రౌడీలు వీరిపై విసిరి ప్రయోగించారు. దాదాపు 20 మంది కార్మికస్త్రీలకు బలమైన గాయాలు తగలాయి. గుడ్డలన్నీ రక్తంలో తడిసినవి. హఠాత్తుగా జరిగినదానికి పారిపోతున్న కార్మికులపై సబ్‌ఇన్‌స్పెక్టరు కంపెనీలోని ఆఫీసు రూము కిటికీగుండా రివాల్వరు వారిపై గురిపెట్టాడు.

రివాల్వరు కాల్పులు

నిరాయుధులైన కార్మికులపై రెండు రౌండ్లు పేల్చాడు. ఫలితంగా ఇద్దరు కార్మికులకు ప్రమాదకరమైన గాయాలు తగిలాయి. వేల్పూరు నరసింహం అనే 60 ఏండ్ల వృద్ధుకు కంటిలోగుండా రివాల్వరు గుండు పోయింది. అంజల చిన్నప్ప అనే 19 ఏండ్ల యువకునికి తొడలోగుండా గుండు దూసుకుపోయింది. వీరిద్దరు ఇప్పుడు గుంటూరు గవర్నమెంటు హాస్పటలులో అతి ప్రమాదమైన స్థితిలో యున్నారు. వీరుగాక రౌడీల రాళ్ళ దెబ్బలకు గురియై 12 గురు స్త్రీ కార్మికులు చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం డి. యస్. పి., డి. వై. యస్. పి.; ఆర్. డి. వో. రిజర్వు పోలీసులతోవచ్చి విచారణ చేస్తూయున్నారు. పోలీసుల, రౌడీల దురాగతాలను ఒక కామ్రేడ్ ఫొటో తీశాడు. అది తెలిసి దుర్మార్గమెక్కడ బయటపడుతుందో అని దళ్ళం మధ్యారావు బలవంతంగా కెమేరా లాక్కున్నాడు. పోలీసుల కాల్పులను, పమిడి శ్రీరాములుయొక్క దుర్మార్గాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కార్మికులు పట్టుదలతో సమ్మె కొనసాగిస్తూ యున్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ కమిటీ వేసి కాల్పులకు కారకులైన అధికారులను శిక్షించాలని కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.

లాభాలపన్ను
కాంగ్రెసుపార్టీకి ప్రభుత్వానికి రాజీ

న్యూఢిల్లీ, మార్చి 25

నేడు కేంద్రశాసనసభలో ఆర్థికసభ్యుడు లియాకతాలీఖాన్ ఒక ప్రకటన చేశారు. లాభాలపన్ను, పెట్టుబడి పన్నులను గూర్చి కాంగ్రెస్ లీగులకు సమాధానం కుదిరిందని ఆయన ఇలా అన్నాడు.

"ఈ రెండు పన్నుల బిల్లులను గూర్చి వెలువడిన నివేదికలను, అభిప్రాయ ప్రకటనలను ప్రభుత్వం జాగర్తగా పరిశీలించింది. ఈ బిల్లులపై ఈ సభలోని వివిధ వర్గాలకు విభిన్న దృక్పథాలున్నవని గ్రహించాము. అందరి ఆమోదాన్ని సంపాదించాలని ఈ క్రింది సవరణలకు అంగీకరిస్తున్నాము.

1. "వ్యాపార లాభాల బిల్లులో పన్ను వేయవలసిన మొత్తం కంపెనీలయితే పెట్టుబడిలో నూటికి ఆరువంతులు, మిగత సంస్థలకు 5¾ వంతులు అని ఉన్నది. దానిని ఆరు వంతులకు చేయడానికి అంగీకరించాము.

2. "పన్ను రేటు నూటికి 25 వంతులు కాకుండా, నూటికి 16⅔ వంతులు వేయడానికి అంగీకరించాము. ఈ విషయంలో సభ్యుల సవరణలు తెస్తే ప్రభుత్వం అంగీకరిస్తుంది

3. పెట్టుబడి లాభాల పన్ను విషయంలో వ్యక్తిగత ఆస్తిని మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరిస్తుంది.

కాంగ్రెసు ప్రభుత్వపు వస్త్రవిధానంలో మార్పు
చేయబడుతుందట

మద్రాస్, మార్చి 24

నూతన మంత్రివర్గ నిర్మాణంలో ప్రముఖ పాత్రవహించిన ఒక కాంగ్రెస్ నాయకుడు నూతన మంత్రివర్గం ప్రకాశంగారి వస్త్ర విధానంలో మార్పుతెస్తారని అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరితో చెప్పారు. మిగిలిన విషయాలలో నూతన మంత్రివర్గం ప్రకాశంగారి పంథానే అనుసరిస్తుందట.

ఖైదీలైన కార్మిక నాయకుల్ని
రాజకీయ ఖైదీలుగా పరిగణించాలి

ఎస్. ఐ. ఆర్. యూనియన్ కార్యదర్శి ప్రకటన

గోల్డెన్‌రాక్, మార్చి 24

ఎస్. ఐ. రైల్వే లేబరు యూనియన్ ఆక్టింగ్ కార్యదర్శి ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"ఎస్. ఐ. రైల్వే లేబరు యూనియను కామ్రేడ్ కె. అనందనంబియార్, గోల్డెన్‌రాక్ బ్రాంచి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్స్ ఎ. ఇస్మాయిల్‌ఖాన్, టి. ఎస్. పరమేశ్వరన్ నాయర్‌గార్లు, కేంద్రకార్యవర్గ సభ్యులు ఆర్. జి. మరియప్పన్‌గారు సె. 144 ఆజ్ఞలను ధిక్కరించారనే నేరం మోపి 6 నెలలు శిక్ష విధించారు. వీరందరినీ "సి" క్లాసులోవుంచి, చాల అమానుషంగా చూస్తున్నారు.

"కాంగ్రెస్ మంత్రులు అధికారంలో వుండగా ప్రజానాయకులు ఈ విధంగా అమానుష హింసల పాల్పడవలసి వుండడాన్ని ప్రజలు సహించరాదు. వారందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి రాజకీయ ఖైదీలకిచ్చే సౌకర్యాలన్నీ ఇవ్వాలని ఆందోళనచేయాలి."

ఆనందనంబియార్‌ను అసెంబ్లీకి రప్పించాలి
గోల్డెన్‌రాక్ మహిళాసంఘం ఆందోళన

గోల్డెన్‌రాక్, మార్చి 22

తిరుచునాపల్లి జైలులో నిర్బంధింప బడియున్న కామ్రేడ్ కె. అనందనంబియార్ ఎమ్. ఎల్. ఏ కు ఎసెంబ్లీ చర్చలలో పాల్గొనే అవకాశం ఇవ్వాలంటూ మద్రాసు ప్రధానికి గోల్డెన్‌రాక్ మహిళామండలి పెద్ద మహజరును పంపించారు.

స్వతంత్ర పోరాటాన్ని చేతులు కలిపి సాగిద్దాం
వివిధదేశ ప్రతినిధుల వీర నినాదం

సోవియట్ ప్రజల సానుభూతి సందేశాలు
అఖిలాసియా మహాసభలో ఉపన్యాసాలు

న్యూఢిల్లీ, మార్చి 24

అఖిలాసియా మహాసభ ప్రాథమిక సమావేశం నిన్న. ఈరోజుతో ముగిసింది. ఇకమీద ఈ క్రింది ఉపసంఘాలుగా ఏర్పడి ప్రతినిధులు ఆయా సమస్యలను చర్చిస్తారు. (1) జాతీయోద్యమాల సంఘం, (2) వలస జాతి సమస్యల సంఘం, (3) ఆర్థిక, సాంఘిక కార్య సంఘం, (4) సభ్యతా సమస్యల సంఘం, (5) మహిళా సమస్యల సంఘం.

ఈ రోజు సమావేశంలో తొలుత నిన్న మాట్లాడినవారు కాక మిగిలిన దేశాల ప్రతినిధులు మాట్లాడారు. ఆఖరున నెహ్రూ సింహావలోకనంతో ప్రాథమిక సమావేశం ముగిసింది.

చర్చా వివరాలు

ఈజిప్టు ప్రతినిధి మిస్ కరీమా సయ్యద్ ఇలా సందేశమిచ్చింది: "ఈజిప్టు, ఇండియాలు జాతీయ వాంఛలలోను, బాధలలోను చాల సన్నిహితమైనవి. ఈ రెండు దేశాలు ఒకరినొకరు నొకరు విలిచి స్వతంత్రం కోసం పోరాడారు. యుద్ధసమయంలో తమ భూభాగాన్ని మిత్రరాజ్యాల ఉపయోగానికి అర్పించాము. చిన్న పెద్దదేశాల స్వతంత్రానికై యుద్ధం సాగుతున్నదనే ఉద్దేశంతో మిత్రరాజ్యాలకు సాయపడ్డాము.

కలిసి స్వతంత్ర పోరాటం సాగింతాం

"ఆ రోజుల్లో ప్రాచ్యదేశ సహకారాన్ని బ్రిటిష్‌వారు చాల అభినందించారు. కాని వారిప్పుడలా మాట్లాడడంలేదు. ఈజిప్టులోను మిగతచోట్లను ఆనైక్యతను, అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారు. ఐక్యత ఎంత అవసరమో ఆసియా ప్రజలు గ్రహించుకోవాలి. సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో ఆసియా ప్రజలతో చేయి చేయి కలిపేందుకు ఈజిప్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

పరస్పర స్నేహ సద్భావాలు అవసరం

జార్జియన్ (సోవియట్) రిపబ్లిక్ ప్రతినిధి కుప్రాడ్జె ఇలా ఉపన్యసించాడు:

"ఆసియాప్రజల జాతీయసభ్యతా సమస్యలను ఈ మహాసభ చర్చించాలి. ఈ చర్చలు వివిధ దేశ ప్రతినిధుల స్నేహ సద్భావాలకు మూలం కావాలి. ఈ స్నేహం, పరస్పరసద్భావం భవిష్యత్తులో ఆసియా ప్రజల ప్రజాతంత్ర సమస్యాపరిష్కారానికి పనికివస్తుంది. ఆయాదేశ జాతీయజీవన నిర్మాణప్రయత్నానికి సాయపడుతుంది.

"ఈ సమావేశంలో ఏర్పడిన [illegible] ఆసియాప్రజల సఖ్యత మరింత దృఢంగా చిరస్థాయిగా నిలవగలదని ఆశిస్తున్నాను."

విప్లవానంతరం కాజికిస్థాన్ పునరుజ్జీవనం

సోవియట్ కాజికిస్థాన్ ప్రతినిధి షరీపో ఇలా మాట్లాడాడు:

"అక్టోబర్ విప్లవం రష్యాప్రజలందరిని ఏకీభవింపజేసింది. మాదేశం పునరుజ్జీవనం పొంది సౌభాగ్యవంతమైనది. జారుపాలనలో మాకు పరిశ్రమలులేవు. అనంఖ్యాకప్రజలు నిరక్షరాస్యులుగా ఉండేవారు. నేడు పారిశ్రామికంగా మాదేశం అభివృద్ధిచెందింది. ఎన్నో విద్యాసంస్థలు, పరిశోధనాగారాలు వెలసినవి.

"ఈ సమావేశం అంతర్జాతీయ శాంతి సఖ్యతలకై పనిచేయాలి. అందులో సఫల కృతార్థం కావాలని మా దేశ ప్రజలు అభిలషిస్తున్నారు."

సోవియట్ మహిళాలోకంలో నూతన చైతన్యం

తాజిక్ రిపబ్లిక్ (సోవియట్) ప్రతినిధి ఇలా ప్రసంగించింది:

"సోవియట్ యూనియన్‌లోని ఇతర జాతి ప్రజల సహాయ సంపత్తితో తాజిక్ ప్రజలు, ముఖ్యంగా తాజిక్ స్త్రీలు వివిధ జీవిత రంగాలలో చాల అభివృద్ధిచెందారు. నేడు ఇతర సోవియట్ స్త్రీలతోపాటు తాజిక్ స్త్రీలు జాతీయ పునరుజ్జీవన కార్యక్రమంలో స్వేచ్ఛగాపాల్గొంటున్నారు. అందుకు చక్కని అవకాశాలు మాకు చిక్కినవి.

"ఆసియా ప్రజల అభ్యుదయకర ఉద్యమాలకు తాజిక్ ప్రజలు సంపూర్ణ సానుభూతిని చూపుతున్నారు. మీ స్వాతంత్ర్య సౌఖ్యాలను ఆశిస్తున్నారు."

భారత ప్రజలపై సోవియట్ అభిమానం

ఉజ్బెకిస్తాన్ (సోవియట్) ప్రతినిధివర్గం తమ ప్రజల సహకారంవలను తెలిపింతర్వాత సోవియట్ ఉజ్బెకిస్తాన్ ప్రతినిధివర్గ నాయకుడు తమ దేశీయ దుస్తులను నెహ్రూకు బహూకరించాడు. తర్వాత ఉజ్బెకిస్తాన్ ప్రతినిధి ఇలా మాట్లాడాడు:

"భారత ప్రజలు, ఉజ్బెకిస్తాన్ ప్రజలు ప్రపంచచరిత్రలో చాల ప్రాచీనులు. ఈ రెండుదేశాల సభ్యతను చూపే నిదర్శనలు చరిత్రలో చాలఉన్నవి. తొలినుంచీ భారత ప్రజలయెడలను, భారత సభ్యత యెడలను, భారత సభ్యతయెడలను ఉజ్బెకిస్తాన్ ప్రజలు సానుభూతి సద్భావాలను చూపుతున్నారు." (మిగతా 4వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 మార్చి 26 : బుధవారం

రైతాంగ హక్కులను రక్షించాలి

ఏ ప్రభుత్వమైనా ముఖ్యంగా ప్రజా స్వామికమని చెప్పబడే ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజల మేలుకొరకే చేయాలి. అలా చేసిన చట్టాలను అమలుపరచాలి. ప్రజాహిత కరమైన చట్టాలను అమలులో పెట్టకుండా చేసే ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా దండించ గలిగి ఉండాలి. లేకపోతే అది ప్రభుత్వమే అనిపించుకోదు.

మేము అధికారంలోకి వస్తే జమీందారీ లను రద్దుచేస్తామని, రైతుల జీవితం సుఖ ప్రదం చేయబడుతుందని కాంగ్రెసు వాగ్దానం చేసింది. కాని అధికారంలోకి వచ్చాక కాంగ్రెసు మంత్రివర్గ విధానం ప్రజలకిచ్చిన వాగ్దానాల కనుగుణంగా లేదు.

జమీందారీల రద్దు కాలపరిమితి లేకుండా పొడిగింపబడింది. పోనీ, జమీందారు రైతులను భూములనుండి వెళ్ళగొట్టకుండా చూడటానికని "రైతురక్షణ చట్టం" ఒకటి చేయబడింది. కాని ఈ చట్టం అమలు జరుపబడుతున్న పద్ధతి చూస్తే చాలా హాస్యజనకంగా ఉంది.

కమ్యూనిస్టు శాసనసభ్యుడు పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారు ఇటీవల అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు జవాబిస్తూ చల్లపల్లి జమీందారు భూములనుండి రైతులను వెళ్ళగొట్టటానికి గూండాలను, రౌడీలను ఉపయోగించిన మాట అబద్ధమని కలెక్టరు రిపోర్టు పంపినట్లు రివిన్యూ మంత్రి చెప్పారు.

పైగా రైతురక్షణచట్టం గత అక్టోబరు 6 వ తేదీన అమలులోకి వచ్చిందని, సెప్టెంబరు ఆఖరులోగానే గాజుల్లంక, పోతార్లంక గ్రామాల్లో రైతులను భూములనుండి తొలగించి జమీందారు తన కిష్టంవచ్చినవారికి అమ్ముకోవడమో, కౌలుకివ్వడమో చేశాడని కూడ రివిన్యూమంత్రి జవాబు.

రైతులకు జమీందార్లకు ఉన్న తగాదాల కారణంగా అధికారులు 144 సెక్షను ప్రయోగించినందున 500 యకరాల సుక్షేత్రమైన లంకభూమి బీడుగా పడివున్నసంగతి కూడ ప్రభుత్వానికి తెలియదట!

రైతురక్షణచట్టం ఆచరణలో రైతులకు ఎలా నిరుపయోగకరంగా పరిణమించిందో రివిన్యూమంత్రి జవాబే చెబుతుంది.

కాంగ్రెసు మంత్రివర్గం రైతురక్షణచట్టం చేయడానికి పూనుకోగానే రైతులపై జమీందారుల దౌర్జన్యాలు ఎక్కువైనాయి. [illegible] వంశపారంపర్యపు జమీందార్లు తరతరం [illegible] పాద్యమయినంత భూమినికూడ ఆక్రమించడానికి ఉద్యుక్తులయ్యారు. గూండాలను, లంచగొండులను కూడగట్టుకుని పేదరైతులపై విరుచుకు పడ్డారు.

తమ కోరికలుగంవల్ల ఫలితం లేకపోతే, లంచగొండులయిన కొందరు ఉద్యోగుల సాయంతో తమ కనుకూలంగా భూమిన్నాక్రమించుకుంటున్నారు.

రైతులు భూములలోకి ప్రవేశించరాదని క్రింది అధికారులు 144 సెక్షను ప్రయోగిస్తున్నారు. 'లా అండ్ ఆర్డరు' పేరుతో రిజర్వు పోలీసులు జమీందారు గూండాలకు మద్దతు యిస్తున్నారు. ఇదీచాలక 'ఆర్డినెన్సు' ప్రయోగించి రైతుహక్కులకోసం అగ్రశ్రేణిలో నిలిచి పోరాడుతున్న రైతుసేవకులను ప్రభుత్వం నిర్బంధించింది.

రైతురక్షణచట్టం అక్టోబరు 6 వ తేదీన అమలులోకి వచ్చింది. సెప్టెంబరు ఆఖరులోగానే చల్లపల్లి జమీందారు లంకరైతులను తొలగించివేశాడట. ఇది స్థానికాధికారుల విచారణలో తేలిన విషయం.

ప్రభుత్వచట్టాన్ని నిష్ప్రయోజనం చేయడానికి రైతులపై జరుపబడుతున్న జమీందారీ గూండాల దౌర్జన్యాన్ని, పోలీసు దౌర్జన్యాన్ని [illegible] చేయడానికి అన్నివిధాలుండి కాంగ్రెసుసంస్థను ప్రజలదృష్టిలో అవహేళనపాలు చేయడానికి [illegible] ఉద్యోగులు [illegible] వ్యవహరించి [illegible].

ఈ అపూర్వమైన పరిస్థితి ఆధారం చేసుకుని కాంగ్రెసు మంత్రివర్గం, రైతుల కష్ట ఫలితాన్ని జమీందారు దోచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. రైతులపై జమీందారు గూండాలు, పోలీసులుకలిసి సాగిస్తున్న దౌర్జన్యాలను సమర్థించ పూనుకుంది.

గత సెప్టెంబరు నెలలో గాజుల్లంక గ్రామంపైకి దాడివెళ్ళిన 63 గురు జమీందారీ గూండాలను గుంటూరుజిల్లా కలెక్టరు అరెస్టు చేసిన విషయం కూడ మంత్రులకు తెలియదట! వాటిమంది లంకరైతులు జమీందారు దౌర్జన్యంను ప్రతిఘటిస్తూ తమ భూములు కాపాడుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే.

కాంగ్రెసు, కమ్యూనిస్టు రైతులు తీర్మానాల ద్వారా ఈ విషయం మంత్రులకు తెలియజేశారు. కాంగ్రెసు శాసనసభ్యులకుకూడా ఈవిషయాలెన్నోసార్లుతెలుపబడినాయి. అయినా ప్రభుత్వం క్రింది ఉద్యోగస్థుల రిపోర్టులకే పెదవాక్కులని ప్రజలను నమ్మించ జూస్తోంది.

ఇంత దారుణంగా ప్రజోపయోగకరమైన ప్రభుత్వచట్టాలను, లంచగొండి ఉద్యోగులు జమీందారులు, అందరూ కలిసి నిష్ప్రయోజనం చేస్తున్నారు. వారినిదండించకపోగా కాంగ్రెసుప్రభుత్వం వారికి వత్తాసు నిస్తోంది. రైతులను వెళ్ళగొట్టడానికై రౌడీలతో దుండగాలుచేయిందుతున్న జమీందార్లపై ఎట్టి చర్యతీసుకోకపోగా వారిచర్యలను సమర్థించడం కడుశోచనీయం. కాంగ్రెసుమంత్రివర్గం ఈ సమస్యను తక్షణం విచారించాలి. కౌలుదార్ల రక్షణకు పూనుకోవాలి. జమీందార్ల పక్షాన మిత్ర వ్యక్తి రిపోర్టులను త్రోసివేయాలి. ప్రభుత్వచట్టాలను నిరుపయోగం చేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా శిక్షించి రైతాంగ రక్షణకు పూనుకోవాలి.

కాంగ్రెసు మంత్రుల హయాంలో డిటెన్యూలకు సౌకర్యాల లోపం

కార్మిక, కర్షక పోరాటాలలో శిక్షింపబడినవారు రాజకీయ ఖైదీలుగా చూడబడాలి

బెజవాడ, మార్చి 18

వెల్లూరు జైలునుండి మార్చి 17 న విడుదలై వచ్చిన కామ్రేడ్ టి వి. చలపతిగారు యీ దిగువ ప్రకటన చేస్తున్నారు:

ప్రజారక్షణ చట్టంక్రింద వెల్లూరు జైలులో డిటెయిన్ చేయబడ్డ డిటెన్యూలకు జైలులో సదుపాయాలు బొత్తిగా లేవు. 1940-44 సంవత్సరాలలో అడ్వయిజర్ల హయాంలో డిటెన్యూలు అనుభవించిన సౌకర్యాలతో పోల్చితే ప్రజా మంత్రుల పెత్తనంక్రింద సోదర దేశభక్త డిటెన్యూలు అనుభవించేవి సౌకర్యాలు కావనే చెప్పాలి.

అడ్వయిజర్ల పరిపాలనలో "సెక్యూరిటీ నిమిత్తము మాత్రమే జైలుగోడల మధ్య ఉంచడంమినహా, జీవిత విధానంలో బయట ఉండే సామాన్య పౌరుడు అనుభవించే హక్కులకు డిటెన్యూలందరూ అర్హులే" అనే సూత్రము పరిగణించేహక్కును డిటెన్యూలు పోరిసంపాదించారు. అంతేగాక ఇష్టంవచ్చిన ఆహారం కొనుక్కునే హక్కు, కుటుంబాలకు అలవెన్సులు, దుస్తులను ఇష్టంవచ్చిన సమో వారితో కుట్టించుకొని కట్టుకోడానికి మొదలగు హక్కులను సంపాదించారు.

భోజనం

డిటెన్యూ 1 కి రోజుకు 1-14-0 అంచెస్తుగా భోజనం నిమిత్తం వెనుక ఇచ్చేవారు. డిటెన్యూలు వారి ఇష్టప్రకారం పదార్థాలు కొనుక్కొని వండించుకు తినవచ్చును. కాని ఇప్పుడో రోజు 1 కి 0-12-6 మాత్రమే ఖరీదుచేసే సరకులను జైలు అధికారులు తయారుచేసి ఉంచిన "బి" క్లాసు జాబితా ప్రకారం మాత్రమే ఇస్తున్నారు. ఇందులో జైలు కంట్రాక్టర్ల రేట్లులోని లాభాలు వగైరా తీసివేస్తే సుమారు 8 లేక 9 అణాల పదార్థాలకు మించి డిటెన్యూలకు లభించడంలేదు. కాఫీ, మజ్జిగ నామకః వున్నాయి.

బట్టలు

బట్టలకు వెనుక ప్రతి ఆరు నెలలకు రు 32-0-0 లు ప్రభుత్వమే యిచ్చేది. ఎవరికి వీలైనట్లు వారు కుట్టించుకునే హక్కు ఉండేది. కాని ఇప్పుడు, జైలు అధికారుల ఇష్టం ప్రకారం, అనితో సంబంధం లేకుండా కుట్టించిన "బి" క్లాసు డ్రెస్సు ఇస్తానన్నారు. (అదికూడ ఇంతవరకూ పూర్తిగా డిటెన్యూలకందరకూ అందలేదు)

పత్రికలు, పుస్తకాలు.

బయట ప్రజలు విరామాటంగా చదువుకొనేటందుకు అవకాశం ఉండే పత్రికలను, పుస్తకాలను అన్నింటినీ, ఉదాహరణకు కమ్యూనిస్టుపార్టీ పత్రికలను డిటెన్యూలకు యివ్వడంలేదు. ఆ ఇచ్చేపత్రికలు,పుస్తకాలు కూడా సెన్సారుచేసి మరీయిస్తారు. ప్రజాసేవకులకు పత్రికలు, గ్రంథాలు ప్రాణపదం అనే సంగతి అందరూ గుర్తించేదే అయినా ప్రజాసేవయే ప్రధానంగా పరిగణించే కాంగ్రెసు సంస్థ తరపున నడపబడే మంత్రివర్గ పాలనలో సోదర దేశభక్తులకు ఈ పత్రికా గ్రంథ పరిచయం పూర్తిగా లభించకపోవడం శోచనీయం.

ఇతర సౌకర్యాలు

డిటెన్యూలకు, రాత్రులందు ఆరుబయట నిదురించేహక్కు పూర్వం ఉండేది. కొందరు జైలునుండి తప్పించుకొన్న తరువాతకూడా దీన్ని వారు అనుభవించారు. ఇప్పుడదిలేదు. రాత్రి 8 గంటలకు లాకప్ చేస్తారు. గదులలో దోమలు, నల్లి వలన బాధకలుగుతూ ఉంది.

జైలులో ప్రత్యేక వైద్యమునకు కావలసిన పరికరాలు, వైద్యశాస్త్రజ్ఞులు, మందులు చాలా లోపంగావున్నాయి. అందులోనూ కామ్రేడ్సు చాలామంది దేహదారుఢ్యము లేనివారు. చిరకాలము నుండి జైలుజీవితంలో రోగపీడితులైనవారు వున్నారు. వారికి తగువైద్యం ఇతర సదుపాయాలు లభించడంలేదు.

వెనుకటికీ ఇప్పటికీ డిటెన్యూల ప్రధాన సదుపాయాలలో ఇంతతేడాలున్నాయి. ఇటీవలనే ప్రభుత్వం రాజకీయఖైదీలకు కొన్ని హక్కులను గుర్తిస్తూ పంపిన సర్క్యులర్ ప్రకారము హక్కులు లభించిన తరువాతనే ఈ తేడావుంది. ఈతేడాలు ఇల్లా వుంచగా అసలు సర్క్యులర్‌లోని హక్కులే ఇంకా పూర్తిగా లభించలేదు. ఉదా: గుడ్డలు, కొబ్బరి నూనె, సబ్బులు, భోజనపాత్రలు, వస్త్రాలు సంబంధమైనవన్నీ అయినా, పూలపూటకు, గంట గంటకు అవసరమైనవి అనేకం ఇంకా అమలు జరగడంలేదు.

ఇక కార్మిక, కర్షక ఉద్యమాలలో కేసులు పెట్టబడి శిక్షలనుభవిస్తున్నవారిని ఏ.క్లాసుఖైదీలకంటె హీనంగాచూస్తున్నారు. ప్రజామంత్రుల పరిపాలనలో దేశసేవకులు యీ అగచాట్లకు పాలవడంచూస్తే ప్రజామంత్రులు కమ్యూనిస్టు, కార్మిక, కర్షక సంఘ సేవకులను సోదర దేశభక్తులుగాకాక, కక్షతో చూస్తున్నట్లు కనుపిస్తున్నది. ఇటీవల మంత్రి భాష్యంగారు జైలులో డిటెన్యూలతో గావించిన సంభాషణ విధానం కూడా యీ భావాన్నే స్పష్టం చేసింది.

డిటెన్యూలు తమ కోర్కెల విషయమై మంత్రులకు నివేదికను ఫిబ్రవరిలో పంపారు. తిరిగి మార్చిలో పంపారు. ప్రజామంత్రులకు తగినంత గడువు సావకాశం లభించేలా చేయడానికి ఇంతవరకూ వేచియున్నారు. ఇలా కొంతకాలం దాటినా ఓపికపట్టి ఎదురు చూచి చూచి నిరాశచెందినవారు వారంవరకూ నిరాహారవ్రతము పూనవలసి వస్తుంది.

సోదర దేశభక్తులు, ప్రజలు యిందుకై శ్రద్ధవహించి డిటెన్యూలకు సగౌరవ సదుపాయాలన్నీ సక్రమంగా లభించేలా కృషి చేయ గోరుచున్నాము.

జోహార్లు

పార్టీ రహస్యదినాలనుండి తోడ్పడుతూ, [illegible] కాలంనుండి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని తీవ్రంగా పనిచేస్తూ, [illegible] 14-3-47 ఉదయం గుంటూరు తాలూకా [illegible] గ్రామంలో అకాల మరణంచెందిన కామ్రేడ్ యద్లపల్లి వెంకటేశ్వరరావుకు విప్లవజోహారు లర్పిస్తున్నాం.

గుంటూరుతాలూకా కమ్యూనిస్టుకమిటీ

'శాంతి రక్షణ' చట్టం క్రింద చల్లపల్లి ఎస్టేటులో ప్రజల బాధలు

విద్యార్థికాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

అవనిగడ్డ, మార్చి 16

కృష్ణాజిల్లా విద్యార్థి కాంగ్రెసు ప్రచార కార్యదర్శి తోమాటి బాలకోటేశ్వరరావు, అవనిగడ్డ విద్యార్థి కాంగ్రెసు అధ్యక్షులు టి వెంకటేశ్వరరావుగార్లు క్రింది ప్రకటన చేస్తున్నారు

కృష్ణ లంకలలో జమీందారీ వ్యతిరేక పోరాటాలను క్రూరంగా అణచుటకు మద్రాసు శాంతి రక్షణ చట్టం ఉపయోగపడుచున్నది. జమీందారీ ఏజంట్లు దొంగ కాంగ్రెసు [illegible]తో కాంగ్రెసు రైతుబిడ్డలను జైలులో త్రొక్కారు. ప్రజారక్షణ చట్టం స్వాతంత్ర్య వీరులను నాశనం కావించుటకు ఉపయోగపడితే దానిక్రింద మమ్ములనుకూడ అరెస్టుకావించాలి. 200మంది రైతు కాంగ్రెసు సేవకులుపరారై ఉన్నారు. సుప్రసిద్ధకాంగ్రెసు కుటుంబమైన కొల్లి శేషయ్యగారి కుటుంబం మీద వారంటు పెట్టినారు. 80 సంవత్సరముల వయస్సుగల వృద్ధ కాంగ్రెసువాది యగు కనగాల సుబ్బయ్యగారిని అరెస్టు చేసినారు. పక్షవాతంతో నానా బాధలు పడుతున్న కనగాల సుబ్బయ్యగారి కుమారుని జైలులో త్రొక్కారు. రైతులను నాశనము గావించుటకు గ్రామములో ఈ చట్టం ఉపయోగపడుచున్నది. గ్రామములలో గొడ్లను ఊదదీసే దిక్కులేకుండా పోయినది. స్త్రీలు, బాలురు సహితం బయటికి వచ్చుటకు భయపడుచున్నారు. జమీందారీ ఏజంట్ల నిరంకుశత్వం చాలా యెక్కువగా ఉన్నది. మద్రాసు శాంతి రక్షణ చట్టము జమీందారీ వ్యతిరేక పోరాటములను నాశనం కావించుటకు ఉపయోగపడితే కాంగ్రెసు యువకులు, విద్యార్థులుకూడ జైలులోనికి వెళ్ళుటకు సంసిద్ధులుగా వున్నారని మంత్రివర్గాన్ని హెచ్చరిస్తున్నాం.

[illegible]లకు పలుకాపులు గుర్తియైయ్యారు. [illegible] లను ప్రజల ఓట్లచే ఎన్నుకున్న ప్రభుత్వం సిగ్గువిడిచి సమర్థించింది. ప్రజాసేవకులపై ఆర్డినెన్సు ప్రయోగింపబడింది. [illegible] తాలూకాలో ప్రతి రైతుసేవకునిపైనా [illegible]తంగా కేసులు బనాయింపబడినాయి. [illegible] దారుణనిర్బంధాలను స్వార్థపరులు కాని కాంగ్రెసువాదులంతా అసహ్యించుకుంటున్నారు. ప్రజలు [illegible] తమ నాయకులను కాపాడుకుంటున్నారు.

నిర్బంధాలతో స్వాతంత్ర్యేచ్ఛ నాశనం కాదన్న సంగతి తెలిసిన కాంగ్రెసుమంత్రులు వెంటనే అరెస్టయిన నాయకులనందరినీ వదలి ప్రజల స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించాలి. దారుణమైన ప్రజారక్షణచట్టాన్ని రద్దుచేయాలి.

ప్రజల స్వాతంత్ర్యం పునరుద్ధరించాలి

చినకళ్ళేపల్లి, మార్చి 19

దివితాలూకా చినకళ్ళేపల్లి వాస్తవ్యులు, వయోవృద్ధులు అయిన గుత్తికొండ అచ్చయ్యగారు ఇలా వ్రాస్తున్నారు:

నేను 75 ఏండ్ల ముదుసలిని. నాకు 1927 నుంచియు రాజకీయములతో పరిచయమున్నది. ఆ రోజులలో చెరుకువాడ నరసింహంపంతులుగారు, కొడాలి ఆంజనేయులుగారును మా గ్రామమువచ్చి కాంగ్రెసు ఆ రోజున అమలుజరుపుచున్న కార్యక్రమము గురించి విపులీకరించి చెప్పారు. ఆ రోజునుండియు నేనును నా భార్యయును ప్రతినిత్యమును రాట్నసేవచేయుచు ఖద్దరునే కట్టుచు కాలం గడుపుతున్నాము. నేను 1930 లోను, 42 లోను జైలుకువెళ్ళి వచ్చినాను. 42 లో జాతీయ నాయకులైన మీ అందరి విడుదలకొరకును ఆందోళన చేసినందులకుగాను నన్ను అరెస్టు చేసిరి. నా భార్యయైన సీతమ్మ 1930 లో ఒక సంవత్సరము జైలుజీవితము గడిపినది.

విదేశవస్తు బహిష్కరణ వుద్యమములో తీవ్రకృషి సల్పినాము. వుప్పుసత్యాగ్రహం రోజులలో మా గ్రామములో శిబిరముపెట్టి 12 మంది వలంటీర్లను తయారుచేసినాము. గాంధీగారి దివ్యోపదేశమగు గ్రామ పరిశుభ్రతలో పనిచేస్తూ, ఉత్తమ ప్రజాసేవకుడగు మా గ్రామస్థుడైన గుత్తికొండ సత్యనారాయణ తన జీవితాన్నర్పించారు. మేము ఒకే ఆదర్శముతో కాంగ్రెసు జెండానీడ నిలిచి చేయగల్గినంత సాయము చేసినాము. మీయందు మాకు అపూర్వమైన [illegible] అపారమైన ప్రేమ వున్నాయి.

కాంగ్రెసు మంత్రివర్గం రాగానే యుద్ధం వల్ల కల్పించబడిన దుర్భరమైన జీవిత పరిస్థితులు చక్కబడతాయని ప్రజలాశించారు. కాని ప్రజలాశించినదానికి వ్యతిరేకం జరిగింది. జీవితావసరవస్తువుల ధరలు రోజు రోజుకూ పెరిగిపోయాయి. దొంగవ్యాపారం, లంచగొండితనం ప్రబలిపోయింది. కార్మికులపై మిల్లుయజమానులు, రైతులపై జమీందార్లు చేసే దౌర్జన్యాలకు పోలీసుల అండ దొరికింది. కార్మిక, కర్షకులు పోలీసుకాల్పు

ప్రజా నాయకులను విడుదల చేయాలి

మదనపల్లి, మార్చి 15

ఈ నెల 11 వ తేదీన మదనపల్లిలో ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ తాలూకా రైతుసంఘ కార్యదర్శి బి. యల్. వెంకటరమణయ్యగారి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. సభకుముందు ఎర్ర జెండాలతో ఊరేగింపు జరిగింది.

సభలో తాలూకా రైతుసంఘాధ్యక్షులు యస్. రాధాకృష్ణయ్య, పద్మనాభరెడ్డిగార్లు ఉపన్యసించారు. కాంగ్రెసు మంత్రివర్గం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఉపన్యాసకులు నిరసించారు. తర్వాత 'ప్రజారక్షణ' చట్టం రద్దుచేసి అరెస్టయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, పేదలకు కంట్రోలు రద్దుచేసినందున విపరీతంగా పెరిగిపోతున్న సామానధరలను అరికట్టి పేదలకందుబాటులో ధరలు నిర్ణయించాలని సభలో తీర్మానించారు.

కర్ణాటక కమ్యూనిస్టు ప్రతినిధుల సమావేశం

హుబ్లీ, మార్చి 17

ఈ నెల 12, 13, 14 తేదీలలో హుబ్లీలో కర్ణాటక రాష్ట్ర కమ్యూనిస్టు ప్రతినిధుల సమావేశం జరిగింది.

ఐక్య కర్ణాటక ఉద్యమాన్ని వ్యతిరేకించే విచ్ఛిన్నకారులను ఖండిస్తూ, ఐక్య కర్ణాటక రాష్ట్ర నిర్మాణమే తమ ఆశయమని ప్రకటిస్తూ, ఏప్రియల్ 6 వ తేదీన రాష్ట్రమంతటా ఐక్య కర్ణాటకదినోత్సవం జరపడానికి నిర్ణయించారు.

ఏప్రియల్ 18 వ తేదీ కార్మిక, కర్షక ఉద్యమాలపైనను, కమ్యూనిస్టుపార్టీ మీదను జరిపే నిర్బంధ విధానాన్ని వ్యతిరేకించుతూ "నిర్బంధ వ్యతిరేక దినోత్సవం" జరపడానికి నిర్ణయించారు.

మైసూరు సంస్థాన ప్రజలను ప్రజాపరిపాలనకొరకు ప్రజావుద్యమముద్వారా తీవ్ర ఆందోళన చేయవలసిందిగా కోరారు.

కమ్యూనిస్టుపార్టీ తరపున 'జనశక్తి' అను వారపత్రికను ప్రచురించడానికి తీర్మానించారు.

మహేంద్ర సంఘ సమావేశం

ఒంగోలు, మార్చి 17

పట్టణ మహేంద్రసంఘ సర్వసభ్య సమావేశం 16 వ తేదీన శ్రీయుత [illegible] కొండయ్యగారి అధ్యక్షతనజరిగినది. సభలో ఒంగోలు డివిజన్ మహేంద్ర సంఘ అగ్రనాయకుడు శ్రీ సిరిగిరి వెంకటరత్నంగారు [illegible]వించుచు తరతరాల నుండియు వీరు మహేంద్రులని పిలువబడినవారనియు, తరువాత కాలక్రమేణా మేద్ర, మేదరి అని ఉచ్చరణ మారిపోయినదని సంస్కృత [illegible] పురాణాది గ్రంథములద్వారా రుజువుచూపించి చెప్పిరి. పట్టణ మహేంద్ర సంఘము తరపున రాష్ట్ర మహేంద్ర సంఘమువారికి రూ60-0-0 లు విరాళముగా ఇచ్చినారు.

బస్తా 1 కి రు 10-6-0 ల ధరకూడ రైతుకు పురివద్ద యిచ్చేవీలులేదు

కవిటం సహకార సంఘంలో డైరెక్టర్ల తీర్మానాలకు కార్యదర్శి అభ్యంతరాలు

కవిటం, మార్చి 21

కవిటం ఏరియా కొమగోలు ఉత్పత్తిదార్ల సహకారసంఘం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు 3000 బస్తాలధాన్యం మాత్రమే ఖరీదు చేయగల్గింది. కొమగోలు ఉత్పత్తిదార్లసంఘం అవలంబిస్తున్న ధాన్య సేకరణ పద్ధతులయెడల, ముఖ్యంగా ప్రస్తుత ధాన్యధరల యెడల రైతులకున్న తీవ్ర అసంతృప్తే [illegible] ప్రధానకారణం. రైతులెవరూ తమ ధాన్యాన్ని సంఘానికి అమ్మటానికి యిష్టపడడంలేదు.

రైలుచార్జి, బండిచార్జి, ఎగుమతి దిగుమతి చార్జీల పేరులో ప్రభుత్వం నిర్ణయించిన 10-6-0 లకు బదులు ఇంచుమించు 9-13-0 మాత్రమే ధరగిటుతుంది. పైగా పెద్దపోల్లు పేరుతో మరికొంత కోత జరుగుచున్నది.

ది 20-3-47 వ తేదీన కవిటం ఏరియా కొమగోలు ఉత్పత్తిదార్ల సహకార సంఘం జనరల్‌బాడీ సమావేశం పోడూరుగ్రామంలో జరిగింది.

(1) సంఘంఏరియాలోని కృష్ణకాటుకలను ముసుపటివలెనే స్పెషల్ క్రిష్ణకాటుకలుగా పరిగణించాలనీ (2) పురివద్దనే కొమగోలు ఏజెంటువెళ్ళి ధాన్యం తూసి స్వంతబాధ్యతపై గోడౌనులో వేసుకోవాలని (3) తూకం 164½ తూములు తూచి, పెద్దపోల్లు ఉండే అట్టి పైన అదనంగా తూచుకోవాలిగాని 166 పోల్లు తూచుకోకూడదని తీర్మానములు చేయబడినాయి. (4) రైలుచార్జి, యితరచార్జీలలో నిమిత్తంలేకుండా ప్రస్తుతానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర 10-6-0 చొ॥ అయినా మినహాయింపులు లేకుండా యివ్వాలని ఏకగ్రీవంగా అంగీకరించారు.

జనరల్‌బాడీచేసిన పైనిర్ణయాన్ని అమలు చేయడానికి వీలులేదని ప్రభుత్వాధికారులు [illegible] ఉత్తర్వులు చేసారని సంఘంకార్యదర్శిగారు చెప్పారు. సభ్యుదార్ల జనరల్‌బాడీ చేసిన ఈ నిర్ణయాన్ని కూడా అమలుజరిపే అధికారం లేని యెడల ఇది సహకార సంఘం కాక ప్రభుత్వోద్యోగుల కీలుబొమ్మ సంస్థ మాత్రం అవుతుందని ఖండించారు. వచ్చిన రైతులందరిలోను, కార్యదర్శిచర్యపట్ల తీవ్రమైన అసంతృప్తి కలిగింది. అంతట సంవత్సరిక బడ్జటును ఆమోదానికి పెట్టగా జనరల్‌బాడీ చేసిన నిర్ణయాలకు విలువ లేనప్పుడు బడ్జటును మాత్రం ఆమోదించటం యెందుకు అని వాద ప్రతివాదాలు జరిగాయి. వచ్చే జూన్‌వరకు బడ్జట్ పెయ్యాలని కొందరు సూచించారు. చివరకు బడ్జట్‌పై చర్చ జరగకుండానే సమావేశం వాయిదా వేయబడింది.

ఈ సహకారసంఘాల యెడల రైతాంగం యొక్క, ప్రజల యొక్క అసంతృప్తి నానాటికి పెరుగుతున్నది.

పోడూరులో బహిరంగసభ

19-3-47 వ తేదీని శ్రీ[illegible]గారి అధ్యక్షతన పోడూరులో బహిరంగసభ జరిగెను. కొమగోలు ఉత్పత్తిదార్ల సహకార సంఘ ధాన్యసేకరణ గురించి విమర్శిస్తూ పలువురు మాట్లాడిరి. అనంతరం ఈ దిగువ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినాయి.

(1) ధాన్యానికి కనీస రేటు పురివద్ద 11-0-0 నిర్ణయించాలనీ (2) జీవితావసర వస్తువులందించే హామీయివ్వనిదే ధాన్యాన్ని పైకి తీసుకుపోవడం తాత్కాలికంగా ఆపు చెయ్యాలనీ (3) రైతుకూలీ ప్రజా ఉద్యమాలను దెబ్బకొట్టి, పౌరసత్వ హక్కులను నాశనంచేసే 'ప్రజారక్షణ' చట్టాన్ని రద్దు చెయ్యాలని తీర్మానించారు.

నెలరోజులనుండి బియ్యం సప్లయిలేదు

కారుమంచి, మార్చి 21

కారుమంచి గ్రామంలో సుమారు నెల నుండి బియ్యములేవు. ఉన్న రెండు రేషను షాపులు ఖాళీగా వున్నాయి. పేదప్రజలు తిండికి గింజలు లేక బాధపడుతున్నప్పటికి, గ్రామ ఆహార కమిటీకి చీమ కుట్టినట్లయినా లేదు. ఇంతవరకు ఆహారకమిటీ గ్రామంలో ధాన్యంలేదని పై అధికారులకు రిపోర్టు చేయలేదు.

గ్రామానికి చెక్కెరకోటావచ్చి 15 రోజులకు పైగా అయినా, ఇంతవరకూ దానిని పంచుటకు ఆహారకమిటీ సమావేశంకాలేదు.

ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధవహించి గ్రామానికి ధాన్యం సప్లయి చెయ్యాలని వి. ఆర్. శాస్త్రిగారు వ్రాస్తున్నారు.

పల్నాడు తాలూకాలో కరువు

పిడుగురాళ్ళ, మార్చి 23

ఈ సంవత్సరము మెట్టప్రాంతంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నవి. పంటల తరుణములో ప్రజలకు పనులు దొరకనందువలన, ఇతర గ్రామాలకు ప్రజలు జీవనం గడుపుకోడానికి పోయారు. వెళ్ళినవాళ్ళు ఇంతవరకు తిరిగిరాలేదు. పేదప్రజలు గింజలకు మొగమువాచి పస్తులుంటున్నారు. రోజ స్తమానమూ డబ్బు తీసుకొని తిరుగుతున్నా ఎక్కడా గింజలు పుట్టడంలేదు. వుద్యోగస్తులు సహితము పస్తులు గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాలనుండి పిడుగురాళ్ళ ఫిర్కా రేషన్ డిపోలలో మెట్టధాన్యం అసలేలేదు. బియ్యము వారమునకు రెండు రోజులకన్నా యెక్కువ ఇవ్వడంలేదు. కొన్నివారములలో ఆ బియ్యం కూడా ఇవ్వడంలేదు. ప్రజలు దొంగ వ్యాపారస్తులవద్ద, ధనిక భూస్వాములవద్ద రూపాయకు జొన్నలు, సజ్జలు మూడేసు, వరిగెలు, కొర్రలు మూడు తవ్వలు కొనికి తెచ్చుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. రోగుల పథ్యానికి కూడ బియ్యం పల్లెలలో రూపాయకు తవ్వెడు యిస్తున్నారు. గింజలున్నవనికి రైతులవద్దకు ప్రజలు కుటుంబాల సహితముపోయి, వాకిటముందు ఆర్తనాదాలు చేస్తున్నారు, గింజలు బయటకు రావటము లేదు. ప్రభుత్వముగాని, అధికారులుగాని ఇంతవరకు ఎటువంటి బాధ్యతలు తీసుకోవటములేదు. ప్రభుత్వం వెంటనే కరువునివారణ కార్యాలకు పూనుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. పిల్లేరుప్రాజెక్టు, నిల్లాట్ల, ఎర్రవాగు వంతెనల నిర్మాణం, పారెస్టు బంజర్ల సాగు కరువుపనుల క్రింద చేయించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

శిరువెళ్ళ తాలూకాలో ధాన్యం కొరత

యర్రగుంట, మార్చి 19

కర్నూలుజిల్లా శిరువెళ్ళ తాలూకాలో రూపాయకు పదిన్నర సొన్నలు రు1-8-0 కు పది బియ్యం చొప్పున దొంగమార్కెట్‌లో కొనలేక పేదలు చాలామంది పస్తులుంటున్నారు. హెచ్చుమంది ధాన్యం కొని జీవించే పేద రైతాంగం, కూలీలు తిండిగింజలకోసం పడే అవస్థలు దారుణంగా వున్నాయి. దొంగ వర్తకులు, భూస్వాములు పంటవండి విపరీత లాభాలు గుంజుతున్నారు. ధాన్యం కొరతతో బాటు యితర జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్రామ రేషన్ డిపోలలో సరిగా గింజలు దొరకడంలేదు. ధాన్యం కొరత, వ్యవసాయ పనిముట్ల కొరత, నేతకునగ చెక్క కొరత, గుడ్డల కొరత, ప్రతిదీ కరువే.

ఈ దుస్థితినుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం బయటనుండి తగినంత ధాన్యం తెప్పించడంలేదు.

ప్రభుత్వం వెంటనే కదిలి తగినంత ధాన్యం తెప్పించి రేషన్ డిపోల ద్వారా ప్రజలందరికీ సక్రమంగా అందించాలి. ఇతర జీవితావసర వస్తువులుకూడ కంట్రోలు ధరలకు ఆహారకమిటీలద్వారా పంచాలి.

తాలూకాలోని ముఖ్యమైన [illegible] వాళ్ళ చెరువు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ, పారెస్టు గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యం కలుగజేయుటకు బాగలమర్రి — మహాదేవపురం రోడ్డువేయుటకు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలి.

రైతులు కూలీలు మేల్కొని కరువు పరిస్థితులనుండి బయటపడడానికి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని శిరువెళ్ళ తాలూకా రైతు సంఘాధ్యక్షులు బి. కృష్ణమూర్తి శర్మగారు వ్రాస్తున్నారు.

యజమానుల దాడి నెదుర్కోండి

మోటారు కార్మికులకు రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ హెచ్చరిక

బెజవాడ, మార్చి 22

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ క్రింది ప్రకటన చేస్తోంది.

రాష్ట్రంలోని సోదరకార్మికుల సమ్మె పోరాటాలు, విజయాలు ఫలితంగా ఇప్పుడిప్పుడే మోటారు కార్మికులుకూడా మెల్లోని సంఘాలనునిర్మించుకోవడం, అక్కడక్కడా చిన్న చిన్న సమ్మెలను నడుపుకొని విజయాలు సాధించటం ప్రారంభించారు.

కార్మికులలో పెంపొందుతున్న యీ చైతన్యాన్ని యజమానులు సహించలేక మొగ్గలో వున్నప్పుడే వారిచైతన్యాన్నీ, సంఘ నిర్మాణాన్నీ నాశనం చేయటానికి పూనుకున్నారు. అన్నిజిల్లాలలోనూ, ముఖ్యముగా కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపూర్ జిల్లాలలోని యూనియన్‌లలోను, సమ్మెలలోను చేరారనే క్రోధం కొద్దీ డ్రైవర్లను, కండక్టర్లను, క్లీనర్లను డిస్మిస్ చేస్తున్నారు. పెద్ద వుద్యోగాల్లోనుంచి చిన్న వుద్యోగాల్లోకి దిగ్గొస్తున్నారు. డ్రైవర్లను, కండక్టర్లను లైను మీదకు పంపకుండా, వర్కుషాపులలోనే రోజులకొలదీ వుంచి, పగటేళ రాత్రింబవళ్ళు వెట్టిచాకిరి చేయిస్తున్నారు. కార్మికుల యూనియన్ మీటింగులకు హాజరు కానివ్వకుండా అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు.

ఒక వైపు యూనియన్లను నాశనంచేసేందుకు, యజమాన్లు అతినిరంకుశంగా కార్మికులపై దాడిచేస్తూ, మరియొకవైపు ప్రయాణీకులనుండి యెక్కువచార్జీలు వసూలుచేయమని డ్రైవర్లను, కండక్టర్లను బలవంతంచేస్తున్నారు. దీనిని కార్మికులు నిరాకరిస్తుంటే వారిని క్రూరంగా హింసిస్తున్నారు, పనులలోనుండి తొలగిస్తున్నారు.

ఈవిధంగా కార్మికులను వుపయోగిస్తూ, కార్మికులను ప్రజలను ఒకేరకంగా దోపిడి చేస్తున్నారు. తమ దోపిడిని యెదుర్కొనే విషయంలో, కార్మికులపైన ప్రజలకు ద్వేషం పుట్టేట్టు చేస్తున్నారు. ఇద్దరి మధ్యా కీచులాట కల్పించి, వుభయులమీద తాము సాగిస్తున్న దోపిడీకి ప్రమాదం కలగకుండా చూసుకొంటున్నారు. కార్మికులు తమకు వాటిల్లుతున్న ప్రమాదాన్ని గుర్తించి, ప్రజలపైన తమ్ము సాధనంగా వుపయోగించే యజమానుల దోపిడిని గట్టిగా యెదుర్కొనాలి. ప్రభుత్వం నిర్ణయించిన మైలుకు అర్ధణా చార్జీలనే వసూలు చేస్తూ, యజమాన్లకు వ్యతిరేకంగా తాము సాగించు పోరాటాలలో, ప్రజల సానుభూతిని సంపాయించుకోవాలి.

మోటారు కార్మికులు తమ ఐక్యతాబలం ద్వారా యజమాన్ల నిరంకుశత్వాన్ని, అక్రమ చర్యలను ధైర్యంగా యెదుర్కొంటూ తమ కనీస ప్రాథమిక హక్కులను యజమానులు నాశనంచేయకుండా కాపాడుకోవాలి. తమలో ఐక్యతను పెంపుచేసుకొని, తమ సంఘాలను బలీయ మొనర్చుకోవాలి. మోటారు కార్మికుల హక్కులను, వాటికొరకు సాగించు పోరాటాలను సర్వవిధాలా ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు బలపరుస్తుంది.

గోనెగండ్ల ఫిర్కాలో ధాన్యం కొరత

గోనెగండ్ల, మార్చి 17

పత్తికొండ తాలూకా కారుమంచి, గోనెగండ్ల ఫిర్కాలలో యీ సంవత్సరం పంటలు బొత్తిగా దెబ్బ తిన్నవి. అపుడే ధాన్యం ధరలు ఆకాశాని కంటుతున్నాయి. వడ్లు 88 పళ్ళు రు 60-0-0 లు. జొన్నలు 100 పళ్ళు రు 80-0-0 లు కొర్రలు 88 పళ్లు రు 42-0-0 లు అమ్ముతున్నారు. ఈ ధరలకుకూడా పలుకుబడిగలవాండ్లకు తప్ప తదితరులకు దొరకడం కష్టంగా వుంది. పేద ప్రజలు అపుడే అర్ధాకలితో అటమటించి పోవడం ప్రారంభమైంది. ఇక కంట్రోలు షాపులలోకూడా ఒక నెలలో 6 రోజుల భత్యంకూడా ఇవ్వడంలేదు. అదికూడా ప్రజలు అలవాటుపడని మొక్కజొన్నలు, అరికెలు వగైరాలు యిస్తున్నారు. ఉద్యోగస్తుల వద్దకు ప్రజలు వెళ్ళి మొర పెట్టుకొంటే ఇంతకంటే చేయగలిగింది లేదంటున్నారు. పై అధికార్లు వెంటనే తగిన జాగ్రత్త వహించి రేషన్ షాపులకు ధాన్యం అందించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

భూమి శిస్తు విధానం సవరించాలి

పెద్దపసుపుల, మార్చి 20

నిన్నసాయంత్రం గం॥ 8 శ్రీ సి. ఆర్. సంజీవరెడ్డిగారి అధ్యక్షత క్రింద జమ్మలమడుగుతాలూకా రైతుసంఘ జనరల్‌బాడీ సమావేశమై నూతన సంవత్సరానికి శ్రీ కె. ఓబులరెడ్డిగారిని అధ్యక్షులుగను, శ్రీ యన్. కొండయ్యగారిని ఉపాధ్యక్షులుగనూ, శ్రీ బి. బి. [illegible]గారిని ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ జి. లక్ష్మన్‌గారిని సహాయ కార్యదర్శిగాను, మరి ముగ్గురు కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నారు.

జమీందారీవిధానం యెట్టి నష్టపరిహారము లేకుండా రద్దుపరచాలనీ, ప్రస్తుత భూమి శిస్తు విధానం రద్దుపరచి ఆదాయాన్ననుసరించి వృద్ధిక్రమానుసారంగా శిస్తువిధించాలనీ, గండికోట ప్రాజెక్టునిర్మాణానికి వెంటనే పూనుకోవాలనీ తీర్మానించారు.

ప్రజారక్షణచట్టం రద్దుచేసి అరెస్టయిన రైతుకూలీ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

జిల్లా జడ్జీ తీర్పుకు తృణీకారం

మోటారు కార్మికుల కరువుభత్యం విషయమై

కనిగిరి, మార్చి 15

కనిగిరి డివిజన్ మోటారు లేబర్ యూనియన్ కార్యదర్శి, రావూరి సుబ్బారాయుడుగారిలా ప్రకటిస్తున్నారు:

తమ కష్టాలను పోగొట్టుకొనేందుకు 1945 సంవత్సరంనుండి మోటారుకార్మికులు యూనియన్ నిర్మించుకున్నారు. తమ యూనియన్ బలం ద్వారా, తమ జీతాలను కొద్దిగా ఎక్కువచేసుకోగలిగారు. కాని, ధరలు అనేకరెట్లు పెరిగినా ట్రేడ్ యూనియన్ హక్కులయిన అధికధరల అలవెన్సు, బేటాలు,హాఫ్‌లు,డ్రెస్సులు మొదలైనవి ఎన్నిసార్లు అడిగినప్పటికీ, మోటారుయజమానులు యివ్వలేదు. చివరకు నెల్లూరు జిల్లాలోని మోటారు యూనియన్లన్నీ, 1946 జూన్‌లో సమ్మెనోటీసు యిచ్చాయి. కార్మికమంత్రి గిరిగారు, మధ్యవర్తిద్వారా కోర్కెలను విచారిస్తామని హామీ యిచ్చినందున, సమ్మెనోటీసు విరమించబడింది.

అడ్జుడికేటరుగా నియమింపబడిన జిల్లా జడ్జిగారు, 1946 ఆగస్టు నుండి రన్నింగ్ స్టాఫ్‌కు నెల 1 కి రు 16 లు చొప్పున, షెడ్డు వర్కర్లకు నెల 1 కి రు 12-8-0 చొప్పున కరువుభత్యం యివ్వాలని తీర్పు చెప్పారు. ఆ తీర్పుప్రకారం బి. యస్. సర్వీసువారు మాత్రం అమలుజరిపారు. అల్లయిడ్ బస్ కంపెనీ మానేజింగ్ డైరెక్టర్లు కరువుభత్యం అడిగితే, పనిమండి తొలగి పొమ్మంటున్నారు. కొందరిని పనినుండి తొలగించారుకూడా. ఈ విషయం లేబర్ కమీషనర్ ఆఫీసరుకు యెన్నిసార్లు చెప్పకున్నా ఫలితంశూన్యం. ఈలోగా యజమాన్లు కొందరు కార్మికులకు లంచాలిచ్చి, చీలికలు కలిగిస్తున్నారు. ఈ పరిస్థితి జిల్లా కలెక్టరుకు తెలియజేయబడింది. కరువుభత్యం యివ్వాలంటూ జిల్లాజడ్జీ తీర్పుయిచ్చి, 9 మాసములయింది. కాని, అల్లయిడ్‌బస్‌కంపెనీ తృణీకరిస్తోంది. కాంగ్రెసు మంత్రులపాలనలో యిటువంటి అన్యాయాలు జరగడం శోచనీయం. వెంటనే కాంగ్రెసు మంత్రులు యీ విషయమై శ్రద్ధతీసుకొంటారని ఆశిస్తున్నాము.

బస్ కార్మికుల సమ్మె తీర్మానం

తాడేపల్లిగూడెం, మార్చి 21

భీమవరం బస్ స్టాండింగులో తాలూకా కాంగ్రెసు నాయకుడు [illegible] జగన్నాథ రావుగారి అధ్యక్షతన [illegible] వర్కర్సు యూనియన్ [illegible] బహిరంగసభ జరిగింది. [illegible] యూనియన్ అగ్రనాయకులు [illegible] సాహెబ్ గారు, ప్రముఖ కాంగ్రెసు [illegible] కటవర్తి కృష్ణమూర్తి, [illegible] గొట్టుముక్కల సూరపరాజు, [illegible] గారలు ఉపన్యసించారు. [illegible] బస్ వర్కర్సు కష్టాలను, [illegible] అన్యాయాలను బయటపెడుతూ [illegible] బస్ ప్రయాణీకుల్ని యజమాన్[illegible] చేస్తున్న విధానాన్ని వివరించారు. గూడెం స్టాండింగుకు సంబంధి[illegible] కులు సుమారు 30 మందిని [illegible] విషయాన్నిగూర్చి తగినచర్య [illegible] అధికారం ఇస్తూ, మహమ్మద్ [illegible] సమావేశకర్తగా నియమిస్తూ [illegible] కూడిన ఉపసంఘాన్ని ఎన్నుకున్నా[illegible].

ఈ ఉపసంఘం 21-3-47 [illegible] సమావేశమై యజమానులు చేస్తున్న [illegible] యాలను గూర్చి సామరస్యంతో [illegible] రించుకొనుటకు, ఇంతవరకు చేసి[illegible] ప్రయత్నాలు విఫలమైనందున [illegible] ముగా సమ్మె చేయుటకు తీర్మానించా[illegible].

పందలపాక మిల్లు యజమాని భంగపాటు

కార్మికులను పనిలో చేర్చుకోవాలని తీర్పు

పందలపాక, మార్చి 17

పందలపాక [illegible] మిల్లుకార్మికులు [illegible] వెళ్లో సమ్మెచేయ బోతున్నారని, [illegible] యజమానులు 1946 జూలైలో 10 మంది యూనియన్ ముఖ్యులను తొలగించారు. జిల్లా కలెక్టరు కలుగ చేసుకొన్నా, [illegible] ఎట్టిపరతూలేక అందర్నీ పనిలో [illegible] అని తీర్పు యిచ్చారు.

ప్రభుత్వం ఎడ్జుడికేటరునియమించగానే సమ్మె ముగిసింది. అక్టోబరులో కార్మికులు పనిలో ప్రవేశించారు. ప్రవేశించగానే [illegible] సాక్ష్యాలు యిస్తారని, 6 గురు ముఖ్యులను తొలగించారు. ఎడ్జుడికేటరు తీర్పులో ఒక్క కరువుభత్యంపై మాత్రమే నిర్ణయం జరిగినది. కాని, తొలగించిన కార్మికముఖ్యుల విషయం గాని, కష్టిన వేతనాలు, శెలవుల విషయం ఏమీ తీసుకొనిరాలేదు.

పైమిల్లుయజమాని ఎడ్జుడికేటరు ఎవార్డును కాని, కోర్టుఆఫ్ ఎంక్వైరీ తాత్కాలిక సహాయం గాని అమలుజరపక కాలయాపన చేయుటతో బాటు, 14 మంది కార్మిక ముఖ్యులను తొలగించాడు. వీరిలో కోర్టులో సాక్ష్యమిచ్చిన వారు కూడా వున్నారు. యింతటితో ఆగక ముఖ్యులను పిలిచి, యూనియన్‌కు రాజీనామా ఇస్తారా? తొలగించమంటారా అని బెదిరింపులకు దిగాడు. యీవిషయంలో కార్మికసంఘం తీవ్ర ఆందోళన సాగించింది.

తొలగించిన కార్మికుల గురించి విచారణ చేయుటకు 17-3-47వ సబ్‌కలెక్టరుగారు వచ్చారు. 700 మంది మిల్లు కార్మికులు కలెక్టరువద్దకు పెద్ద ఊరేగింపుతో నినాదాలిచ్చుకుంటూ రాయబారం వెళ్ళారు. కార్మికులను తొలగించిన కారణం అడుగగా మిల్లు యజమానులు "వీరంతా ప్రభుత్వాన్ని,ప్రకాశంగార్ని విమర్శించారు" అని కలెక్టరుతో కుంటిసాకులు చెప్ప పూనుకున్నారు. మిల్లు యజమానులుచేసే [illegible] నిరాధారములైనవనీ, వెంటనే చేర్చుకోవాలనీ, యికముందు కార్మికులను తొలగించాలన్న 15 రోజుల నోటీసు యివ్వాలని తగిన కారణముచూపి, కన్సీలియేషన్ ఆఫీసరుకు తెలియపరచవలయునని తీర్పు యిచ్చారు. యజమానులు అంగీకరించక తప్పినది కాదు. 18 3-47 తేదిని తొలగింపబడ్డ కార్మికులందరు పనిలో ప్రవేశించారు. కర్ర వెంకటరెడ్డి అనే కార్మికుడు మరియొక స్త్రీ కార్మికురాలు గురించి జిల్లాకలెక్టరుఎదుట పెడ్తానని, తొలగించిన తారీకునుండి వేతనాల విషయం కలెక్టరుకు అపీలు చేసుకోవలసిందని సబ్‌కలెక్టరు చెప్పారు.

తొలగించిన కార్మికులపై [illegible] కావస్తారు తొలగించిన రోజుల [illegible] యిప్పించేటట్లు ప్రభుత్వం పూనుకోవాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

పరపీడన పోవాలని నెహ్రూ

(మొదటిపేజీ తరువాయి)

స్వతంత్ర పోరాటానికి ఈ సభ ప్రోత్సాహకరం కావాలి

ఇండొనీషియా ప్రతినిధి డాక్టర్ అబూ హనీఫా ఇలా ఉపన్యసించారు:

"ఇండొనీషియన్లు విదేశసభలో పాల్గొనడం ఈ సభలో పాల్గొనటానికి ఇదే మొదటిసారి. మేమిందులో పాల్గొనడం మా స్వతంత్ర పోరాటదశను సూచిస్తున్నది. ఇండొనీషియా ప్రజలను ఇతరులతో కలవనీ కుండాచేయడం అసాధ్యమన్న విషయానికిది నిదర్శనం.

"మేము స్వతంత్రులమైతా ఉన్నప్పుడే ప్రపంచ శాంతికై సహిచేయగలం. వందల కొలది సేర్లుగా విదేశీయులు మా దేశానికి వస్తున్నారు. భారతీయులంటాంటి వారు పదు నీగంతో వచ్చారు. డచ్చి. జపాన్ వారు మోసం చేయాలని వచ్చారు. మాదేశ సంపదనంత వారు దోచుకున్నారు.

"మేము శాంతిని అభిలషించేవారం. మా స్వతంత్రాన్ని గుర్తిస్తే డచ్చివారితోకూడ సంధికి సిద్ధపడుతున్నాము.

"ఈ సమావేశం ఆశియాప్రజల ఆర్థిక రాజకీయ స్వతంత్ర పోరాటానికి ప్రోత్సాహం కాగలదని ఆశిస్తున్నాము."

మల్తాన్ షారీర్ సందేశం

తర్వాత ఈ ప్రతినిధి ఇండొనీషియన్ రిపబ్లిక్ ప్రధాని డాక్టరు మల్తాన్ షరీర్ పంపిన ఈ క్రింది సందేశాన్ని చదివారు."

"ఈ సమావేశ ఉద్దేశాలను ఇండొనీషియా ప్రభుత్వమూ, ప్రజలూ బల పరుస్తున్నారు. ఆసియా ప్రజల ఐక్యతా నిర్మాణానికి ఈ సభ తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. మన దేశాలన్నీ యుద్ధసమయంలో బాగ దెబ్బతిన్నవి. ఇప్పుడు పునర్నిర్మాణ సమస్య అత్యవసరమైనది. ఈ సమస్యంపై ఆశియా ప్రతినిధులందరు కలిసి చర్చించ కోవడం ఉపయోగకారి కాగలదు."

ఆశియా నిదురమేల్కొవాలి

ఇరాన్ ప్రతినిధి డాక్టర్ గులాంహుస్సేన్ సాదిగీ ఇలా ఉపన్యసించారు:

"ప్రాచీన మహాసంస్థలో మన దేశాలు అగ్రగాములుగా ఉండేవి. స్వదేశ సౌఖ్యం కోసమేకాక ఆశియా అంతటి సౌఖ్యంకోసం మనం పనిచెయ్యాలి. ఆధునిక విజ్ఞానం ప్రబలిన ఈరోజుల్లో మనమందరం కలిసి చర్చించుకోవాలి. మన ఉద్యమాభివృద్ధి స్వతంత్ర సమస్యలను పరిశీలించుకోవాలి.

"ఆశియా మేల్కొనవలసిన సమయం వచ్చింది. జాతి మత కుల విభేదంలేకుండా ప్రతి పౌరుడూ విజ్ఞాన దీపికను వెలిగించాలి. సర్వమానవ సౌఖ్యంకోసం పనిచెయ్యాలి."

పట్టింపులకిది సమయంకాదు

వియత్నాం ప్రతినిధి మాదురాదుహోవ్ ఇలా అన్నారు:

"మా స్వతంత్రపోరాటానికి సాను భూతి చూపినవారందరికీ అభినందిస్తున్నాము. మా పోరాటమింకా ముగియ లేదు. కాబట్టి పట్టింపులకిది సమయం కాదు. ఇది పోరాటానికి సమయం. ఈ మహాసభలో ఐక్యత చేకూరింది. మనం కలిసి పోరాటం సాగింతాము."

పాలస్తీనా వివాదం

పాలస్తీనా యూదుప్రతినిధి మాట్లాడుతూ యూదుల ఉద్యమం గూర్చి చెప్పి తమకు మాతృభూమి కావాలని, 1800 ఏండ్లక్రిందట తమను పాలస్తీనా నుండి తరిమివేశారని చెప్పాడు.

తర్వాత ఈ మాటలకు తరీమాసయ్యాద్ (ఈజిప్టు) జవాబుచెప్పింది. యూదులు, అరబ్బులకలిసివుండడానికెవరికీ అభ్యంతరం లేదన్నీ, యూరపియన్ యూదులు బ్రిటిష్ రక్షణతో వచ్చి ప్రత్యేక రాజ్యం కావాలంటే అరబ్బులు అంగీకరించరని చెప్పింది.

ఇందుకు తిరిగి సమాధాన మివ్వావని యూదు ప్రతినిధి అనగా అధ్యక్షుడుగా ఉన్న నెహ్రూ అనుమతించలేదు. యూదు ప్రతినిధి సభనుండి వెళ్ళిపోయాడుగాని తిరిగి డాక్టర్ భట్నగర్ ఆయనను సభలోనికి తీసుకొని వచ్చాడు.

పండిత నెహ్రూ తుదిప్రసంగం

న్యూఢిల్లీ, మార్చి 24

పండిత నెహ్రూ ప్రాథమిక సమావేశాన్ని ముగిస్తూ ఇలా అన్నారు:

"మనలో మన తెన్ని వేష, భాషా విభేదాలున్నా ఆశియా ఖండంలోని ఐక్యతను ఈ రెండు రోజుల్లో మనం గ్రహించాము. మన సౌఖ్య స్వతంత్రాలు ఇతరదేశ వినాశంపై ఆధారపడవు. అందరికీ స్వతంత్ర మున్నపుడే శాంతి ఏర్పడుతుంది.

"ఇతరులను పీడించి సౌభాగ్యం సాధింతామని ఏ దేశంకాని ఇకమీద తలంచ వీలు లేదు. వలస దేశాలను పీడించి యూరోపు దేశాలు సౌభాగ్యవంతమయ్యాయి. ఇక ఆ పీడన కొనసాగదు. పీడన అవసరం లేకనే అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానం అవకాశం కల్పిస్తున్నది.

"వలస విధానాన్ని మానక తప్పదు. ఒక దేశాన్ని అణచి మరొక దేశంపైకి రావాలనుకోకుండా, అందరూ అందరి అభివృద్ధికి పనిచెయ్యాలి. ఆర్థిక రాజకీయ సామ్రాజ్య తత్వమింక సాగదు.

ఆర్థికదాస్యం పోవాలి

"దాల దేశాలు స్వతంత్రంగా ఉన్నామంటున్నవి. కాని అవి విదేశ పెట్టుబడిదారుల కోరలలో చిక్కుకొనే ఉన్నవి పరస్పరం ఆర్థికంగా ఆధారపడక తప్పదు. కాని ఆర్థిక పీడన మాత్రం ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని సాగరాదు. అది ప్రమాదకరమైనది; అందువల్ల నానా బాధలు, తగాదాలు రాక తప్పవు. ఈసమస్యలన్నిటిని మీరు చర్చించి దారి చూపాలి."

తర్వాత పాలస్తీనా ప్రతినిధుల వివాదును గూర్చి చెప్పి, అంతరంగిక వివాదాలను చర్చించరాదన్నారు. "వివిధ కారణాలవల్ల పాలస్తీన అరబ్ దేశమని, అరబ్బుల అంగీకారంలేనిది ఆ దేశంగూర్చి ఏ నిర్ణయమూ చేయరాదని భారతీయులు భావిస్తున్నారు" అన్నారు. పాలస్తీనాలో మూడోవారిపెత్తనం పోతే ఏకో సమాధానం కుదురుతుందని, యూదులు అరబ్బులు పరస్పరసహకారంతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నెహ్రూ ముగించాడు.

స్వతంత్ర పోరాటంలో మనం సహచరులం

వియట్నామ్ విద్యార్థుల సందేశం

న్యూఢిల్లీ, మార్చి 20

వియట్నాం ప్రతినిధి మా-తూచే ద్వారా వియట్నాం విద్యార్థులు భారతీయవిద్యార్థిలోకానికి ఈ సందేశం పంపించారు:

"వియట్నాం ప్రజలరక్షణకై ప్రాణత్యాగం చేసిన భారతీయ విద్యార్థులకు మా జోహార్లు. ప్రజాభివృద్ధికై సాగిస్తున్న ఈ పోరాటంలో వియట్నాం-భారతీయ విద్యార్థులు సహచరులు."

బ్రిటిష్ సైనికులు వెంటనే వెళ్ళిపోవాలి

సిలోన్ కమ్యూనిస్టుపార్టీ హెచ్చరిక

కొలంబో, మార్చి 22

సిలోన్ కమ్యూనిస్టుపార్టీ రాబోయే సిలోన్ ఎన్నికలలో "బ్రిటిష్‌వారి సైనికాధికారము, రాజకీయాధికారం వెంటనే తొలగాలి" అనే నినాదంతో పాల్గొంటున్నారు. ఇంతవరకు 10 స్థానాలలో వారి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. భారతీయులకు పౌరసత్వపు హక్కులు, వోటు హక్కులు కోసరూ పని చేస్తున్న సిలోన్ ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థులను కమ్యూనిస్టులు బలపరుస్తారు. భారత కార్మికులకు పనియోజక వర్గాలలో "యునైటెడ్ నేషనలిస్టు"పార్టీని బలపరుస్తారు.

శరణాగతరక్షణ నేర్పింది ఖురానే

రౌడీలకు ముస్లింస్త్రీ సమాధానం

లాహోరు, మార్చి 24

పంజాబు నుండి వినవస్తున్న దారుణ హింసాకాండలమధ్య, మానవత్వం చిహ్నాలు పూర్తిగా మాసిపోలేదనిపించే ఘట్టాలు అప్పుడప్పుడే బయటిప్రపంచానికి తెలియవస్తున్నాయి. ఈదిగువఘట్టం అమాదిరి వానిలో ఒకటి.

ముల్తాన్‌లో కల్లోలాలు ప్రారంభమైన వెంటనే ఓ గుంపు హిందువులు ఒక ముస్లిం స్నేహితునియింటిలో దాగారు. అవార్త కిర్తాకిర్తిగా విని జనం ఆయింటిపై దాడిచేసి హిందువులను, వప్పచెప్పమన్నారు. యజమాని తనయింట్లో ఎవ్వరూలేరనగా వారు సోదాచేస్తామన్నారు. తన యింట్లో కోడళ్లు, కూతుళ్ళు ఘోషా అనుసరిస్తారు గనుక వెతకడానికి వీలులేదని ఆయన అడ్డగించారు. మరల మూక ఆయనను తన యింట్లో హిందువులులేరని ప్రమాణం చేస్తావా అని అడిగారు. వెంటనే ఆ ముస్లిం వృద్ధునిభార్య 60 ఏళ్ళ ముదుసలి ఖురాన్ తెచ్చి మగనిచేత వుంచింది. ఆయన ప్రమాణముచేశాడు. మూకలు వెళ్ళిపోయారు. తర్వాత ఆ హిందువులను సురక్షితస్థానానికి దాటించారు. ఆ వార్తవిని ముస్లింమతావేశపరులు ఆ వృద్ధస్త్రీని మురలకించి ఖురాన్ తోడుపెట్టి అబద్ధం అది మహాపాపంచేశానని గంతులువేశారు. దానికి ఆమె సమాధానం ఒక్కటే– "శరణాగతులకు రక్షణ యివ్వాలనే విషయం నాకు నేర్పినది ఖురానే."

అట్టే అల్లర్లులేవు

మార్చి 23న 'పాకిస్థాన్ దినోత్సవాలు', 'ప. జాబ్ దినోత్సవాలు' సౌమ్యంగా గడిచిపోయినాయనీ, అల్లర్లు జరగలేదనీ పంజాబు ప్రభుత్వం ప్రకటించింది.

పెషావర్, రావల్పిండి మొదలగు ప్రాంతాలనుండి వచ్చిన శరణార్థుల గాథలు ప్రజలను ఆవేశపరుస్తున్నాయనీ, ప్రభుత్వం జాగ్రత్తలోనే వున్నదనీ ఆ ప్రకటన తెలుపుతూంది.

తిరిగి కొట్లాటలు

గుర్గాం జిల్లాలోని హొడల్ గ్రామంలో 23 వ తేదీన మరల కల్లోలాలు చెలరేగాయి. ఫలితంగా 8 గురు చనిపోయారు. సాయుధ పోలీసులను, మిలటరీని ఆ జిల్లాకు పంపుతున్నారు. గుర్గాంవ్ విశేషంగా కల్లోలాలకు పాల్పడ్డ జిల్లాలలో వొకటి.

తారాపూర్ అనే గ్రామంలో దుండగీళ్ళ చేతుల్లో 21 మంది మరణించారు. 150 ఇళ్లుగల ఆగ్రామంలో 140 భస్మంచేయబడ్డాయి.

ఢిల్లీలో 144 సెక్షను, కర్ఫ్యూ

ఢిల్లీలో సాయంకాలం 6 మొదలు ఉదయం 7 గంటలవరకు కర్ఫ్యూ ఒక వారం వరకు అమలుజరుపుతారు.

ఏ ప్రదేశంలోనూ, 5 గురికి మించి సమావేశం కాకూడదని 14 రోజులవరకు సెక్షను 144 ప్రకటించారు.

కాంగ్రెసు నిబంధనల్లో కొత్త మార్పులు

ఉపసంఘంవారి సూచనలు

లక్నో, మార్చి 23

కాంగ్రెసు నిబంధనల నిర్ణయించే సంఘం రెండు రోజులు లక్నోలో సమావేశమై ఈ దిగువ సూచనలను ఇచ్చింది. ఈసూచనలలో చాలవరకు ఏకగ్రీవంగానే నిర్ణయించబడినాయి.

సూచనలు

కాంగ్రెసు ఎన్నికలు, కాంగ్రెసు సమావేశము ఇప్పుడు జరుగుతున్నట్లు ఏటా దికొక మారుగాక మూడేళ్ళకొకమారు జరగాలి.

వర్కింగు కమిటీలో ఇప్పుడున్నట్లుగా 15 గురు గాక 21 మంది సభ్యులుండాలి.

కాంగ్రెస్ పేరును జరపటని, కేవలం కాంగ్రెస్‌సభ్యులకు మాత్రమే ప్రవేశంవుండే పార్టీలను కాంగ్రెసు సభ్యులు ఏర్పరచకూడదు.

జాతీయులకు విరుద్ధంగా వ్యవహరిస్తాం దనిగాని, కాంగ్రెసు ఆశయాలకు విరుద్ధమైన చర్యలుచేస్తాందనిగాని, కాంగ్రెస్ కార్యవర్గం అభిప్రాయపడే పార్టీలలో సభ్యులుగా వున్నవారు కాంగ్రెసులో ఏ పదవికీ ఎన్నుకోబడతగరు.

మూడు తరహాల సభ్యులు

కాంగ్రెసు సభ్యులు మూడు తరహాలు.

(1) సాధారణ సభ్యులు మూడేళ్ళకు కలిసి ఒకరూపాయ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ ప్రణాళికపై సంతకంపెట్టాలి. ప్రాథమిక కాంగ్రెస్ కమిటీలను ఎన్నుకొనేటందుకు మాత్రమే వీరికి హక్కు.

(2) ప్రత్యేకార్హులు: సాధారణసభ్యులై వుండాలి. ఖద్దరు ధారి కావాలి. అస్పృశ్యతను పాటించరాదు. విదేశ వస్త్ర వ్యాపారియై వుండకూడదు. త్రాగుడు, నల్లమందు దుకాణాలు కలిగి వుండకూడదు. త్రాగుబోతు కాకూడదు.

(3) కాంగ్రెస్ సేవకులు: మొదటి ఇద్దరి అర్హతలు కలిగివుండాలి. పైగా వారానికి నాలుగుగంటలు కాంగ్రెసు కార్యక్రమానికి, ముఖ్యంగా నిర్మాణ కార్యక్రమానికి వినియోగించాలి. శాసనసభ్యులు ఈతరహాకు చెందాలి.

లక్షమంది ప్రజలకొకరిగి, 500 మంది సాధారణసభ్యులు, ప్రత్యేకార్హతగలసభ్యులు వున్న నియోజకవర్గంనుండి ఒక్కొక్క ప్రతినిధి కాంగ్రెస్‌కు ఎన్నుకోబడాలి నియోజకవర్గమూ 6 లక్షలకు మించిన ప్రజలుకలదై వుండరాదు.

అఖిలభారత ప్రజాసంస్థల కాంగ్రెసుకు శాఖగా పని చెయ్యాలి. ఎ. ఐ. సి. సి. కి 30 మంది ప్రతినిధులను పంపవచ్చును. వారుతామున్న ప్రాంతాలలోని రాష్ట్రకాంగ్రెస్ కమిటీలలో సభ్యులుగా వుంటారు.

వర్కింగ్ కమిటీ, ఎ. ఐ. సి. సి. ల కార్యక్రమం హిందూస్తానీలో జరపాలి. హిందూస్తానీ, నాగరీ, పర్షియన్ లిపులలో గ్రంథస్థం చేయాలి.

కాంగ్రెసు ఆశయాల మార్పుదలను గూర్చిన సమస్య వచ్చింది కాని, అది యిప్పుడు చేయడం వుచితం కాదని వదిలిపెట్టారట.

గ్రీసు టర్కీల్లో జోక్యం

ఇండియాకు కూడా శ్రేయస్కరమంట

అమెరికా దురాక్రమణతత్వాన్ని సమర్థిస్తూ ఆకిసన్ వింతవాదన

వాషింగ్టన్, మార్చి 24

అమెరికా శాసనసభ విదేశవ్యవహార ఉపసంఘం ఎదుట ట్రూమన్ ప్రతిపాదనపై ప్రశ్నోత్తరాలింకా సాగుతున్నాయి. విదేశాంగసహాయకార్యదర్శి ఆకిసన్. ప్రభుత్వ వైఖరిని మరికొంత వివరించాడు. అమెరికా సామ్రాజ్యవాదుల దృష్టి ఇండియాపై ఉన్నదన్న విషయాన్ని బయటపెట్టాడు.

గ్రీసు, టర్కీలు చాల కీలకస్థానాల్లో ఉన్నాయి ఆదేశాల్లోని ప్రస్తుత ప్రజాతంత్ర ప్రభుత్వాలు కూలిపోతే కమ్యూనిస్టు ప్రభుత్వాలేర్పడతాయనీ; అలా జరిగితే ఇండియా, బర్మా, చైనా, అఫ్ఘనిస్థాన్, సౌది అరేబియా, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్ మొదలైన దేశాలన్నిటిలోను దుష్ఫలితాలు తప్పవనీ బెదరించాడు.

"ఇండియా చాల క్లిష్టపరిస్థితుల్లో ఉంది. స్వతంత్రరాజ్యంగా రూపొందుతూన్న దేశాల్లో అదొకటి. గ్రీసు, టర్కీల్లో ఇప్పటి ప్రభుత్వాలు కూలిపోతే ఇండియా అంతరంగిక పరిస్థితులలో మరింత కల్లోలం రాకతప్పదు."

కొరియాపట్ల అమెరికా వైఖరి

దక్షిణ కొరియాలోకూడా అమెరికా తగిన చర్య తీసుకోవలసి ఉంటుంది అని ఆకిసన్ అన్నాడు కొరియాను అయిదేళ్ళు అమెరికా, సోవియటు సంయుక్త ధర్మకర్తృత్వంకింద ఉండాలనీ. ధర్మకర్తృత్వ పరిపాలనకాలంలో అక్కడ ప్రజాతంత్ర పునర్నిర్మాణానికీ, చివరకు స్వతంత్ర ప్రభుత్వ స్థాపనకూ కృషిచేయాలనీ లోగడ మాస్కో సమావేశంలో అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. అమెరికా ఆ నిర్ణయాన్ని కాలదన్ను[illegible]యించింది.

కొరియాపట్ల అమెరికా వైఖరిని [illegible] ఇలా వివరించాడు:

"సంయుక్త ధర్మకర్తృత్వం [illegible] జరిగిన అగ్రరాజ్య నిర్ణయాలను [illegible] కించనివారికే కొరియా ప్రభుత్వం[illegible] స్థానం ఉండాలి అని సోవియటు అధికా[illegible] పట్టు పట్టుతున్నారు. అలా చేస్తే [illegible] కారాలు కమ్యూనిస్టులకే అప్పగించవ[illegible] వస్తుంది. అమెరికా దాని కంగీకరించ[illegible] లేదు. అన్ని రకాలవారికి ప్రభుత్వ[illegible] స్థానం ఉండాలంటున్నాం."

గెరిల్లాలపై యుద్ధానికి మద్దతు

గ్రీసుకు అమెరికా 30 కోట్ల డాలర్లు సహాయంచేయదలచుకుందని విలియంక్లేటన్ వివరించాడు. దీనిలో సగం గ్రీకు గెరిల్లాలపై యుద్ధాన్ని జయప్రదంగా సాగించడానికి కావలసిన ఆయుధసప్లయిలకు ఖర్చుపెట్టబడుతుందని స్పష్టంగా చెప్పారు. మిగాలది వ్యావసాయికపారిశ్రామికపునర్నిర్మాణానికి[illegible]

మిత్రరాజ్య సమితికి తెలుప నక్కరలేదట

అమెరికా తలపెట్టినట్లు ఒక దేశానికి మరొకదేశం సహాయం చేయాలను కుంటే ముందుగా మిత్రరాజ్యసమితికి తెలుప నక్కరలేదు అని ఆకిసన్ ఒక ప్రశ్నకు జవాబుచెప్పాడు.

గ్రీసు, టర్కీలాంటి పరిస్థితులు ఇతర దేశాల్లోకూడా ఏర్పడితే ఇలాంటి చర్యతీసుకోడానికి ప్రయత్నిస్తాము. అని మరొకప్రశ్నకు జవాబు చెప్పాడు.

బాధ్యతఅంతా రష్యాపై వేయడానికి పన్నాగం

తమ దురాక్రమణ విధానాన్ని సమర్థించుకోడానికి అమెరికా ప్రభుత్వం యదార్థపరిస్థితుల రహస్య రిపోర్టులంటూ కొన్ని పత్రాలను సెన్ను విదేశ వ్యవహార ఉపసంఘం ఎదుటపెట్టింది.

గ్రీసు, టర్కీలపై రష్యా విపరీతమైన ఒత్తిడి తెస్తున్నట్లూ, ఆరెండు దేశాల్లోను కమ్యూనిస్టు ప్రభుత్వాలను స్థాపించడానికి ఒక పెద్దకుట్ర జరుగుతున్నట్లూ ఆరిపోర్టులు కధలల్లాయి. ఆరెండు రష్యాచేతిలో కీలుబొమ్మగా పనిచేస్తాందని ఇవి అసత్యంగా పేర్కొన్నాయి.

తన దురాక్రమణ యుద్ధాలకు తొలిదలుగా హిట్లరు చేసిన ప్రకటనలను ఇవి గుర్తుకు తెస్తున్నాయి.

స్పెయిన్ కమ్యూనిస్టు పార్టీ మహాసభ

పారిస్, మార్చి 20

స్పెయిన్ కమ్యూనిస్టుపార్టీ సమావేశం ఈవేళ పారిస్‌లో జరిగింది. ఫ్రాన్సు, ఇంగ్లండు, ఇటలీ, హంగరీ, నార్వే, చైనా మొదలైన అనేక దేశాలనుండి సౌహార్ద ప్రతినిధులు వచ్చారు. మొత్తం అయిదువందల మంది సమావేశంలో పాల్గొన్నారు.

ఉదయం సమావేశంలో ఎవరిక్ లిస్టర్ అనే ప్రతినిధి గాలీషియా రాష్ట్రంలో సాగుతూన్న ఫ్రాంకో వ్యతిరేక గెరిల్లాపోరాటాన్ని ఉత్తేజకరంగా వర్ణించారు. ఆ గెరిల్లాలు ప్రవాసంలోఉన్న రిపబ్లిక్ ప్రభుత్వాన్ని బల పరుస్తున్నారన్నాడు.

సాయంత్రం జరిగిన సమావేశంలో స్పెయిన్ మహిళాసంఘ కార్యదర్శి ఐరిన్, ఫాల్కన్, స్పెయిన్ మహిళలు సాగిస్తున్న ఫాసిస్టువ్యతిరేక పోరాటాన్ని వివరించింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE